క్లుప్తంగా

మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఎస్సీ సెల్ కార్యదర్శి



మాజీ సీఎం జగన్‌తో మాట్లాడుతున్న డేవిడ్

చినగంజాం: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి, ఇంకొల్లు మండల వైఎస్సార్ సీపీ నాయకుడు బిల్లాలి డేవిడ్ తాడేపల్లిలోని ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తనకు సూచించారని తెలిపారు. ఈయన వెంట భీమవరం మాజీ సర్పంచ్ భీమవరం రమేష్, ఈదర నెహేమియా, జడ్సన్, కోటి, ఎం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

బల్లికురవ తహశీల్దార్‌గా రవినాయక్



బల్లికురవ: బల్లికురవ తహసీల్దార్‌గా ఎం రవి నాయక్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సెక్రటరీయేట్ నుంచి రవినాయక్ ఇక్కడకు బదిలీపై వచ్చారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని తహసీల్దార్ తెలిపారు.

10న నాయీ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం

చినగంజాం: ఈనెల 10వ తేదీన ఒంగోలులో నిర్వహించే నాయీ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ ఉద్యోగులు, సాంస్కృతిక సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్కాపురం వెంకట రామారావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన చినగంజాంలోని చుండి బజార్‌లో సమావేశం నిర్వహించారు. సమావేశంలలో ఆహ్వాన పత్రిక, కరపత్రం ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో చినగంజాం గ్రామ సంఘం అధ్యక్షుడు కే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎం బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్టి



46 అడుగుల ఏకశిలా విగ్రహం వద్ద భక్తులు

మేదరమెట్ల: కొరిశపాడు మండలం పమిడిపాడు పంచాయతీ పరిధిలోని కృష్ణంరాజువారి పాలెం గ్రామంలో కొలువైయున్న వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేస్థానంలోని స్వామివారి షష్టి మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం కావడలను ధరించిన భక్తులు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అన్నదాన వితరణ చేశారు.

డివైడర్ దిమ్మెను ఢీకొట్టిన కారు



ప్రమాదంలో దెబ్బతిన్న కారు

మేదరమెట్ల: డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈఘటన పీ.గుడిపాడు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. అందిన వివరాల మేరకు.. యానంకు చెందిన గుమ్మడి సుబ్బరాజు తన భార్యతో కలసి ఒంగోలు బంధువుల వద్దకు వచ్చి తిరిగి కారులో వెళ్తున్నాడు. కారు కొరిశపాడు మండల పరిధిలోని పీ.గుడిపాడు వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో డివైడర్ కోసం ఉంచిన సిమెంటు దిమ్మెను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సుబ్బరాజు తలకు గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థులకు వైద్య పరీక్షలు

యద్దనపూడి: యద్దనపూడిలోని ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం వైద్యాధికారి శ్రీహర్ష వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అలాగే మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. జంక్‌ఫుడ్, శీతపానియాలకు దూరంగా ఉండటంతో పాటు ఈగలు వాలిన బయట ఆహార పదార్థాలను తినవద్దని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం రావి శ్రీనివాసరావు, ఏఎన్ఎమ్ షకీలాబాను, హెల్త్ విజిటర్ సునంద, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.



చీరాలలో అంబేడ్కర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్న తహశీల్దార్ గోపీకృష్ణ



ఇంకొల్లులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు



యద్దనపూడిలో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిబ్బంది



పర్చూరు బొమ్మల సెంటర్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు

అంబేడ్కర్ సేవలు మరువలేనివి

- రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు ఘన నివాళులు
- ఘనంగా అంబేడ్కర్ వర్ధంతి
- నివాళులర్పించిన నాయకులు, ప్రజా సంఘాలు

చీరాల/వేటపాలెం/చీరాల టౌన్: దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతిని పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, అధికారులు ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు నివాళులర్పించారు. పీడిత వర్గాల అభ్యున్నతితో పాటు నవ సమాజ స్థాపనకు రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ ఆదేశాల మేరకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతిని మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, పార్టీ నాయకులు ముక్కోణం పార్కు సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో..

ముక్కోణం పార్కు సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన బలహీనవర్గాల వికాసానికి పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

➤ చీరాల తహశీల్దార్ కుర్రా గోపీకృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి తహశీల్దార్, రెవెన్యూ ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీటీ దేవతోటి అర్జున్, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

చీరాల రూరల్: చీరాల కోర్టు భవన సముదాయంలోని బార్ అసోసియేషన్ హాలులో అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గౌరవ రమేష్‌బాబు, న్యాయవాదులు మిక్కిలి పుల్లయ్య, కొమ్మనబోయిన నాగేశ్వరరావు, గౌరవ రమేష్‌బాబు చల్లా సురేష్, సజ్జా శ్రీనివాసరావువ తదితరులు పాల్గొన్నారు.

నవ సమాజ నిర్మాత అంబేడ్కర్..

మార్టూరు/చినగంజాం/యద్దనపూడి/కారంచేడు: నవసమాజ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు గోపాలం లక్ష్మీదీపక్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కొడాలి మోహనకృష్ణ, కొరబండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

➤ మార్టూరులో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు రషీద్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కోటయ్య, నాగయ్య, బ్రహ్మయ్య, బాషా, సుభాని, నాగూరు, హసన్, సాఫిక్ తదితరులు పాల్గొన్నారు.

➤ ఇంకొల్లులో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బండారు ప్రభాకరరావు ఆధ్వర్యంలో స్థానిక సినిమా హాలు సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో చిన్ని పూర్ణారావు, గట్టుపల్లి ఆశీర్వాదం, తానికొండ మంగారావు, యాదల నాగేశ్వరరావు (సామేలు), తానికొండ రాయప్ప, సత్యం, పెదపూడి వందనం, తానికొండ బుజ్జి, కట్టా శాంసన్, లక్ష్మయ్య, గట్టుపల్లి యోనా, తానికొండ వెంకటస్వామి, బండారు ప్రసంగి, బీ సతీష్ పాల్గొన్నారు.



చీరాల: అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు



మార్టూరులో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు

➤ అంబేడ్కర్ వర్ధంతిని వైఎస్సార్ సీపీ మండల పార్టీ కన్వీనర్ కఠారి అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బొమ్మల సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు గాజుల రమేష్, కోట శ్రీనివాసరావు, యద్దనపూడి హరిప్రసాద్, లంకా శివ, షేక్ కాలేషా, కంచనపల్లి రమేష్, మల్లా శ్రీనివాసరావు, కే భూషణం, రాజాలు, లింకన్, న్యూటన్, చంద్ర, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

➤ యద్దనపూడి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహ్మద్ అఖీద్ జావెద్ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➤ కారంచేడు మండలంలో అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎంఈఓలు ఎంవీ సత్యన్నారాయణ, మొలబంటి వెంకటేశ్వర్లు ఎమ్మార్సీలో అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుల నిర్మూలన ఉద్యమం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక గన్నవరం సెంటర్‌లో నాయకులు అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించారు. రాంనగర్, నేతాజీనగర్ కాలనీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మైనార్టీ సెల్ నాయకుడు గడ్డం మస్తాన్‌వలి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మైలా చిన్న నాగేశ్వరరావు, మహమ్మద్ బాషా, సుజాత, గొట్టిపాటి పవన్ కుమార్, విజయ్, రామయ్య, ఖాజా, కరిముల్లా నాగూర్ వలి, సుభాని, బాజీ, రబ్బాని, అచ్యుత రామరాజు, మదర్సా తదితరులు పాల్గొన్నారు.

➤ దళిత నాయకుల ఆధ్వర్యంలో పర్చూరు బొమ్మల సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకులు వడ్డిముక్కల అబ్రహం, నలిగల కిషోర్ బాబు, షేక్ కాలేషా పాల్గొన్నారు.

అంబేడ్కర్ అడుగుజాడలు స్ఫూర్తిదాయకం..

అద్దంకి/అద్దంకి రూరల్/మేదరమెట్ల/బల్లికురవ/జే.పంగులూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో మనం నడవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులు అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎంఈవో గంగాధర్‌రావు అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 'బుద్ధిజం–పర్యావరణ పరిరక్షణ' అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.

✦ సంతమాగులూరులో లైబ్రేరియన్ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

✦ మేదరమెట్లలోని సోమవరప్పాడులో మాజీ సర్పంచ్ జజ్జర ఆనందరావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

✦ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అద్దంకిలో అంబేడ్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు జ్యోతి రమేశ్‌బాబు, సాహితీవేత్త అన్నంనేని వెంకట్రావు, రిటైర్డ్ ఆర్జేడీ యూ దేవపాలన, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు, ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు అంకం నాగరాజు, జాయింట్ సెక్రటరీ మందా జోసఫ్, జ్యోతి చంద్రమౌళి, సభ్యులు పాల్గొన్నారు.



పర్చూరు: వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న పార్టీ నాయకులు



కారంచేడులో అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు



అద్దంకిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సంఘసభ్యులు



సోమవరప్పాడులో అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న దళితులు



చీరాలలో అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న న్యాయవాదులు

జీతాల్లేక.. జీవనం సాగక !

- జీతాల్లేక వేటపాలెం పంచాయతీ కార్మికుల అవస్థలు
- కుటుంబ పోషణ కష్టంగా మారిందంటున్న కార్మికులు
- పట్టించుకోని ఉన్నత అధికారులు, కూటమి నాయకులు



వేటపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం

వేటపాలెం: కార్మికులు ఒక్క రోజు మాత్రం పారిశద్ధ్య పనులు చేయకపోతే మనమందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటితో పాటు ప్రతి రోజూ వీధి దీపాలు వెలగాలన్నా, ప్రజలకు మంచి నీరు అందించాలన్నా కార్మికులే దిక్కు. అలాంటి కార్మికులకు జీతాల్లేక పోవడంతో కుటుంబ పోషణ సాగక ఇబ్బందులు పడుతున్నారు. 10 నెలలుగా జీతాలు లేక పోవడంతో వారి కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. తెలిసిన వారి దగ్గరి నుంచి అప్పులు తెచ్చి గడుపుతున్నారు. కార్మికులకు అప్పులు ఇచ్చే వారు లేకపోవడంతో అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకొని జీవనం సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టాలే..

వేటపాలెం గ్రామ పంచాయతీకి చెందిన తాగునీటి విడుదల చేసే సిబ్బంది తొమ్మిది మందికి 10 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. వీరితో పాటు పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం ఒక్క నెల కూడా జీతాలు ఇవ్వలేదని కార్మికులు వాపోతున్నారు. అధికారంలో లేని సమయంలో మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు అందిస్తామని డాంబికాలు పలికారని, తీరా వచ్చాక గాలికొదిలేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత కాలం జీతాలు లేకుండా విధులు నిర్వహిస్తామని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కైనా ఉన్నతాధికారులు కలుగజేసుకొని తమకు జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కార్మికులకు మూడు, నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు.

జీతాలకు నిధులు లేవు.



నేను వేటపాలెం పంచాయతీకి ఒకటిన్నర నెల కిందట బదిలీపై వచ్చాను. ఇంత వరకు గతంలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శి కార్యాలయానికి సంబంధించిన రికార్డులు అప్పగించలేదు. పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో ఎంత నగదు ఉన్న విషయం కూడా తెలియదు. కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు.

– రామోహనరావు, కార్యదర్శి, వేటపాలెం

ఫ్లోరోసిస్ వ్యాధిపై అవగాహన అవసరం



విద్యార్థులతో మాట్లాడుతున్న నోడల్ అధికారి అనిల్ కుమార్

అద్దంకి రూరల్: ఫ్లోరోసిస్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫ్లోరోసిస్ నియంత్రణ కార్యక్రమం నోడల్ అధికారి ఆర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని ధర్మవరం, గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో నీటిలో ఉండే ఫ్లోరిన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నీటిలో ఫ్లోరిన్ శాతం 0.7 నుంచి 1.2 పీపీఏల వరకు ఉండవచ్చన్నారు. పరిమితికి మించి నీటిలో ఫ్లోరైడ్ ఉంటే దంతాలకు, ఎముకలకు ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చే అవకావం ఉందని తెలిపారు. కార్యక్రమం ఎంపీహెచ్‌వో ఎ. నాగేశ్వరరావు, సూపర్‌వైజర్ అబ్దుల్ సత్తార్, ఎఎన్ఎంలు రాజేశ్వరీ, శివపార్వతి, ఎంసీహెచ్‌పీలు మేర్సి, మౌనిక, విజయ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

దాతల సాయం మరువలేనిది



కోటయ్య ఆశ్రమానికి అందించిన నిత్యావసరాలు, సామగ్రి

చీరాల అర్బన్: దాతల సాయం మరువలేనిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం చీరాలలోని కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి గుంటూరుకు చెందిన శంభుప్రియ సేవా సమితి శరణాలయానికి నిత్యావసరాలు, కూరగాయలు, దుస్తులు, దుప్పట్లు, అందించారు. ఈసందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక సేవ చేసే భాగ్యం తమకు రావడం వరంగా భావించి సంస్థ ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దాతల సహకారంతో అనేక కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కన్నయ్య, సుగుణ, శ్రీవైష్ణవి, మౌనిషా సీతా, గాయత్రి, సరస్వతిదేవి, సీతారత్నం, వేదవతి, మార్కండేయులు, రేణుకాదేవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో గల భవిత కేంద్రంలోని చిన్నారులకు దాత బోయిన శ్రీనివాసరావు, అనూరాధ దంపతులు శుక్రవారం దుప్పట్లు అందచేశారు. కార్యక్రమంలో ఎంఈవో వీరరాఘవయ్య, పీవీ కొండయ్య, టీ.రావిశేఖర్, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

9న మెగా జాబ్‌మేళా

అద్దంకి: పట్టణంలోని కట్టారామకోటేశ్వరరావు ప్రభుత్వం డిగ్రీ అండ్ పీజీ కళాశాలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్‌లో ఈ నెల 9న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వీ మోహనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, భీ ఫార్మసీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18–35 సంవత్సరాల్లోపు ఉండాలని తెలిపారు. జాబ్ మేళాలో గ్లోసరీ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, ముత్తూట్ మినీ ఫైనాన్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పాల్గొని ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయని తెలిపారు. హాజరయ్యే విద్యార్థులు ఈనెల 9న ఉదయం 11 గంటల్లోగా పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ప్రతి కంపెనీకి సంబంధించి రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫోటోలు, 9వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో కళాశాలలోని సెమినార్ హాల్‌కు రావాలని కోరారు.

పౌష్టికాహారంతో మెరుగైన ఆరోగ్యం



విద్యార్థులతో మాట్లాడుతున్న సీడీపీవో సుధ

బల్లికురవ: ఎదిగే వయస్సులో ఉన్న కిశోర బాలికలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో దాసరి సుధ తెలిపారు. శుక్రవారం కూకట్లపల్లి ఉన్నత పాఠశాలలో కిషోర బాలికలకు గుడ్‌టచ్–బ్యాడ్‌టచ్, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. జీవితంలో స్థిరపడేవరకు వివాహాలు చేసుకోవద్దన్నారు. అంతకు ముందు ఎస్సీ కాలనిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

రెవెన్యూ సభల్లో వెల్లువెత్తిన అర్జీలు

వేటపాలెం/చినగంజాం/కారంచేడు/యద్దనపూడి/మార్టూరు: రీసర్వే జరిగిన గ్రామాల్లో సమస్యలు తలెత్తడంతో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రామ రెవెన్యూ సభల్లో అర్జీలు వెల్లువెత్తాయి. వేటపాలెంలో మండల ప్రత్యేకధికారి దెబోరా అర్జీలు స్వీకరించారు. కారంచేడు మండలం ఆదిపూడిలో మండల ప్రత్యేక అధికారి సీహెచ్ శ్యాంసన్, చినగంజాం మండలంలోని చినగంజాం పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ జీ ప్రభాకరరావు అర్జీలు తీసుకున్నారు. యద్దనపూడి అనంతవరంలో తహశీల్దారు రవికుమార్, మార్టూరు మండలం కోనంకి, చిమ్మిరిబండ గ్రామాల్లో తహశీల్దార్ టీ ప్రశాంతి ఆధ్వర్యంలో రెవెన్యూ సభ నిర్వహించారు. అధికారులు చేసిన తప్పుల వలనే మేం ఇబ్బందులు పడుతున్నామని అర్జీదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.